
ANDHRAJYOTHY

ఆంధ్రజ్యోతి

5

ఎన్.టి.ఆర్
జిల్లా వార్తలు

శుక్రవారం 2 మే 2025



ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి నేడు తెరలేవనుంది. ఐదేళ్ల బానిస సంకెళ్లను తెంచుకుని సంకల్ప బలంతో ముందుకుసాగే సమయం వచ్చేసింది. చిట్టడవి నుంచి చరిత్రలో లిఖించే స్థాయికి చేరుకునే శుభ ముహూర్తం కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం 'అమరావతి 2.0'కు శ్రీకారం చుట్టనుండటంతో సర్వత్రా పండుగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల జనాభా తరలివస్తుండగా, రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా భారీస్థాయిలో ఉండటం, అమరావతితో పాటు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండటంతో అంతటా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమరావతి అడ్డంకులకు చెల్లు.. అక్రమాలకు చెల్లు.. ఇకపై అన్నీ మంచి శకునములే.. శుభసూచకములే.. అంటూ హర్షిస్తున్నారు.

● రారండోయ్.. వేడుక చూద్దాం..



శంకుస్థాపన పైలాన్ సిద్ధం



అద్వితీయం

శంకుస్థాపనతో అమరావతికి మహర్దశ

పడి లేవడం కెరటం గుణం. అమరావతి కూడా ఓ కెరటమే. వైసీపీ హయాంలో వెనకడుగు పడినా.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెట్టింపు ఆశలతో మళ్లీ ఎగసిపడుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.49 వేల కోట్ల పనులతో ఆవిష్కృతం కాబోతోంది. ఇంకా రూ.61 వేల కోట్ల పనులు చేపట్టే అవకాశం కూడా ఉండటం, రాజధాని చుట్టుపక్కల కీలకమైన మౌలిక సదుపాయాలకు బీజం పడుతుండటంతో ఆశల అమరావతి సాకారమయ్యేందుకు ఈ పునః ప్రారంభోత్సవం కీలకం కానుంది.

- గతంలో రూ.15 వేల కోట్ల పనులతో నిర్మాణానికి శ్రీకారం
- తాజాగా అంతకు మూడు రెట్ల పనులతో పునర్నిర్మాణం
- రూ.49 వేల కోట్ల పనులకు టెండర్లు
- రూ.61 వేల కోట్లకు చేపట్టాల్సిన పనులు
- కేంద్ర, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు మరో రూ.30 వేల కోట్లు
- అదనపు భూ సమీకరణ జరిపితే మరింత పెరిగే అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం రూ.15 వేల కోట్ల విలువైన పనులతో మొదలైంది. తాజాగా పునర్నిర్మాణాన్ని పురస్కరించుకుని అంతకుమించి రూ.70 వేల కోట్ల పనులతో శ్రీకారం చుట్టగా, రూ.49 వేల కోట్ల విలువైన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇక అమరావతిలో కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడులు కలిపితే మొత్తం రూ.లక్షన్నర కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.30 వేల కోట్ల మేర అమరావతి పెట్టుబడులను ఆకర్షించింది. విద్య, పరిశోధనాభివృద్ధి, ఆరోగ్యం, ఆతిథ్యం, బ్యాంకులు, కేంద్ర సంస్థల రూపేణా రూ.30 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది. ఈ సంస్థలన్నీ శంకుస్థాపన అనంతరం పనులు ప్రారంభించనున్నాయి. పునర్నిర్మాణ పనుల కోసం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి నిధుల సమీకరణ జరుపుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, గృహ నిర్మాణం, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన నిర్మాణ కార్యకలాపాలకు కూడా శ్రీకారం చుడుతుండటంతో పెట్టుబడులు మరిన్ని పెరిగే అవకాశముంది. వీటన్నింటి నేపథ్యంలో అమరావతి విస్తరణ కోసం మరో 44 వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.

మౌలికసదుపాయాల కల్పన

అమరావతి చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుకు అయ్యే రూ.35 వేల కోట్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టు సాకారమైతే అమరావతే కాకుండా రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ భారీ ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్రం అనుమతులిచ్చింది. భూ సేకరణ దిశగా అడుగులు

మిగతా 6లో..



కనకదుర్గమ్మ వారధిపై జనసేన, బీజేపీ, టీడీపీ జెండాల రెపరెపలు



పునః సంకల్పం

నేడే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన

నేటి మధ్యాహ్నం రాజధాని రానున్న ప్రధాని నరేంద్రమోదీ

- అందంగా ముస్తాబైన రాజధాని ప్రాంతాలు, రహదారులు
- ఇప్పటికే పూర్తయిన భారీ సభా వేదికలు, పైలాన్
- కూటమి జెండాలతో కళకళలాడుతున్న ప్రధాన రోడ్లు
- కేంద్ర బలగాల పర్యవేక్షణలో సభా ప్రాంగణం
- రాజధాని రైతులకు ప్రాధాన్యం.. సింహభాగం గ్యాలరీలు
- రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- మొత్తం 3 వేల బస్సుల్లో తరలిరానున్న ప్రజలు
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక గ్యాలరీ

అందంగా రహదారులు

రాజధానికి చేరుకునే రోడ్లు పచ్చదనంతో అందంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీరందేలా డ్రిప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు సేదతీరడానికి ప్రతి 500 మీటర్లకు ఒక టెంట్ వేశారు.



ముస్తాబైన సభా వేదిక



పీఎం కాన్వాయ్ ట్రయల్ రన్

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ గురువారం మధ్యాహ్నానికే కొలిక్కి వచ్చాయి. సభా ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మూడు పొడవాటి వాటర్ ప్రూఫ్ టెంట్లతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. మధ్యలో ఉన్న టెంట్‌కు అభిముఖంగా ప్రధాన వేదిక ఉంటుంది. ఒకవైపు ప్రత్యేక ఆహ్వానితులకు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలకు చోటు కల్పించారు. మధ్యలో ఉన్న ప్రధాన వేదిక వద్ద డీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్ దాటి లోపలికి ఎవరూ ప్రవేశించలేనంతగా ఏర్పాట్లు జరిగాయి. డీ సర్కిల్‌కు ముందుగా వీవీఐపీలకు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియాకు మరోవైపు గ్యాలరీలు ఇచ్చారు. ఈ గ్యాలరీల వెనుక వైపు ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రింట్ మీడియా, సీనియర్ ఆఫీసర్లకు గ్యాలరీలు ఇచ్చారు. రెండో వరుస గ్యాలరీ తర్వాత రాజధాని రైతుల గ్యాలరీలు ఇచ్చారు. మొదటి వేదికలో కూడా రాజధాని రైతులకు గ్యాలరీలు ఉన్నాయి. మూడో వేదికలో సాంస్కృతిక బృందానికి, పారిశ్రామికవేత్తలకు, ఇతర వీఐపీలకు మొదటి, రెండు గ్యాలరీలు కేటాయించారు. మిగిలిన గ్యాలరీలన్నీ ప్రజలకు కేటాయించారు. సభలో సగభాగం అమరావతి రైతులకే సీట్లు ఇచ్చారు. వేదిక వెనుక వైపు ప్రధానమంత్రి కాన్వాయ్ ఆగటానికి పార్కింగ్ ప్లేస్ సిద్ధం చేశారు. అమరావతి పైలాన్ వెనుక హెచ్‌పీఎం రోడ్డును ఆనుకుని పీఎం కార్ల పార్కింగ్ ఉంటుంది. దీనికి కూతవేటు దూరంలో సీఎం గ్రీన్‌రూమ్, మంత్రుల గ్రీన్‌రూమ్స్, సీఎంవో రూమ్, డిప్యూటీ సీఎం రూమ్, ప్రభుత్వ అధికారుల రూమ్, ప్యాంట్రీ ఉంటాయి. వేదిక వెనుకభాగంలో మిగతా 6లో..

నిఘా నీడలో రాజధాని

రాజధానికి ప్రధానమంత్రి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. పార్కింగ్ స్థలం మొదలు సభా ప్రాంగణానికి చేరుకునే వరకు అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించేందుకు పోలీసులతో పాటు ప్రత్యేక సాంకేతిక బృంద సభ్యులను కేటాయించారు. ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఓఎల్‌ఈడీ స్క్రీన్లపై నిరంతరం డేగకన్నుతో నిఘా బృందాలు పరిశీలిస్తాయి. సభా ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.



దివి కల సాకారం

- నేడు గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని

8లో

అందుబాటులోకి విజయవాడ - కాజిపేట మూడోలైన్

- నేడు ప్రధానితో ప్రారంభోత్సవం

6లో

నేటి ఉదయం నుంచే

ట్రాఫిక్ ఆంక్షలు

ఉద్యోగాలకు బేరం



డీసీహెచ్ఎస్ పరిధిలోని ఆస్పత్రుల్లో 33 పోస్టుల భర్తీకి నెల కిందట నోటిఫికేషన్

- దరఖాస్తు చేసుకున్న 738 మంది నిరుద్యోగులు
- వెబ్‌సైట్‌లో సీనియారిటీ లిస్టు.. అభ్యంతరాల స్వీకరణ
- ఇదే అదనుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారుల చేతివాటం
- ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు
- ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేసిన మెరిట్ అభ్యర్థులు


డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పరిధిలోని ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ వ్యవహారంలోకి రాజకీయ దళారులు రంగప్రవేశం చేశారు. డీసీహెచ్ఎస్ తమకు తెలుసనని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సిఫార్సు లేఖలు ఇప్పిస్తామని ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బేరాలు మాట్లాడుతున్నారు. దళారుల తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని భావించిన మెరిట్ అభ్యర్థులు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో డీసీహెచ్ఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది.

(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం టౌన్): డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) పరిధిలో గుడివాడ ఏరియా ఆస్పత్రి, అవనిగడ్డ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, చల్లపల్లి, గూడూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న 33 పోస్టులకు నెల కిందట నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు 738 దరఖాస్తులు వచ్చాయి. ఒక బయోమెడికల్ ఇంజనీర్ పోస్టుకు 22 మంది, రెండు రేడియోగ్రాఫర్ పోస్టులకు 45 మంది, ఒక గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 40 మంది, మూడు ఆడియో మెట్రికన్ పోస్టులకు తొమ్మిది మంది, ఒక గ్రేడ్-2 కౌన్సిలర్ పోస్టుకు 14 మంది, మూడు ఓటీ అసిస్టెంట్ పోస్టులకు 29 మంది, రెండు మెడికల్ రికార్డు అసిస్టెంట్ పోస్టులకు 124 మంది, 16 ఎంఎన్‌వో పోస్టులకు 317 మంది, రెండు ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు 124 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాజకీయ దళారీలు బయల్దేరారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలను దరఖాస్తుదారులకు చూపిస్తూ డబ్బు గుంజుతున్నట్టు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బేరాలు మాట్లాడుతున్నట్టు సమాచారం. బందరు మూడో డివిజన్‌కు చెందిన ఒక అధికార పార్టీ మిగతా 6లో..

దళారుల మాటలు నమ్మొద్దు

పలువురు అభ్యర్థుల నుంచి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చిన మాట వాస్తవమే. కొందరు అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా జత చేశారు. 33 పోస్టులకు 738 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మెరిట్, అనుభవం, రోస్టర్‌ను పాటిస్తూ వెబ్‌సైట్‌లో సీనియారిటీ లిస్టు పొందుపరిచాం. ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చు. దళారుల మాటలు నమ్మొద్దు. ఎవరైనా డబ్బు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

- ఏ.వి.శేషుకుమార్, డీసీహెచ్ఎస్, మచిలీపట్నం



ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం

ఆటోనగర్, మే 1 (ఆంధ్రజ్యోతి) : ఆటోనగర్ నాల్గో రోడ్డులో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించిందని ఫైర్ సీఐ నరేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ సాహెబ్ హుస్సేన్‌కు చెందిన ఖాళీస్థలంలో భారీగా పాత టైర్లను నిల్వ చేశారు. కాగా, బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా టైర్లు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం ఎలా సంభవించదనేది తెలియరాలేదు. 6 ఫైర్ ఇంజన్లు ఉపయోగించి మంటలను అదుపు చేశారు. సుమారు గంటకు పైగా శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.



మేడే నివాళి

మేడే సందర్భంగా నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో గురువారం టీడీపీ కార్మిక విభాగం టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మికుల అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

8లో

నందిగామలో మహిళ హత్య

విచక్షణారహితంగా 20 సార్లు కత్తితో పొడిచిన నిందితుడు

నందిగామ, మే 1 (ఆంధ్రజ్యోతి) : నందిగామ పట్టణంలో మల్లెల దుర్గా స్రవంతి అనే మహిళ గురువారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమెపై విచక్షణారహితంగా 20కి పైగా కత్తిపోట్లు పొడిచారు. ఎస్ఐ అభిమన్యు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని రాఘవాపురానికి చెందిన మల్లెల దుర్గా స్రవంతి భర్తతో విడిపోయి కాకాని నగర్‌లో కుమారుడు ఆశిష్‌తో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం ఇద్దరూ కోదాడ వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి వచ్చారు. తల్లిని ఇంట్లో వదలి ఆశిష్ బయటకు వెళ్లగా, కొద్దిసేపటికే తల్లి ఫోన్‌చేసి త్వరగా ఇంటికి రావాలని ఆందోళనగా చెప్పింది. తల్లి ప్రమాదంలో ఉందని గమనించిన ఆశిష్ వెంటనే ఇంటికి వెళ్లగా పట్టణానికి చెందిన అచ్చి పెదబాబు అనే వ్యక్తి కత్తితో పొడుస్తూ కనిపించాడు. ఆశిష్ రాకను గమనించిన నిందితుడు అతడిపైకి కూడా కత్తి విసిరి పరారైనట్లు తెలిపారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని ఆశిష్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అయితే, చికిత్స పొందుతూ స్రవంతి మృతి చెందింది. పెదబాబుపై ఆశిష్ ఫిర్యాదు చేశాడు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.

యూట్యూబర్ అనుమానాస్పద మృతి తెల్లదేవరపల్లిలో ఘటన 8లో





రాజధానిలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ప్రధాని మోదీ సభా వేదిక ఏర్పాట్లు.., పరిశీలిస్తున్న మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ (కింద)









కంట్రోల్ రూం వద్ద సూచిక బోర్డులు

ప్రధాని సభకు తరలిరండి

» హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే యార్లగడ్డ

గుణదల, మే 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్న సందర్భంగా బహిరంగ సభకు గన్నవరం నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలిరావాలని హోంమంత్రి వంగలపూడి అనిత



మాట్లాడుతున్న ఎమ్మెల్యే యార్లగడ్డ చిత్రంలో హోంమంత్రి అనిత

పిలుపునిచ్చారు. ప్రధాని సభ విజయవంతానికి కూటమి నేతలతో సమీక్షా సమావేశం నిడమానూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 5లక్షలకు పైబడి తరలిరానున్నట్టు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అభివృద్ధికి పట్టంగడుతున్న చంద్రబాబును చూసి అందరి దృష్టి అమరావతిపైనే ఉందని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు, గొడ్డళ్ల చినరామారావు, ఆళ్ల గోపాలకృష్ణ, పొదిలి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి మెగా నగరం అవసరం

» ఏపీ చాంబర్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు

విజయవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక వృద్ధి, రాష్ట్ర ఆదాయం, వేగంగా అభివృద్ధి చెందాలంటే ఒక మెగా నగరం అవసరమని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని పనుల పునఃప్రారంభాన్ని ఆయన స్వాగతించారు. అమరావతి నిర్మాణానికి అంకితభావంతో కృషిచేసిన ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక లోటుకు ప్రధాన కారణం వ్యవసాయం, అనుబంధరంగాలపై అధిక శాతం ఆధారపడటమేనని, ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా 62శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో ప్రధాన నగరాల ద్వారా మాత్రమే మూడింట రెండొంతులు ఆర్థికవృద్ధిని చేకూర్చుతున్నాయని తెలిపారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ కోసం యూకేకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, రాజధాని ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరాల్లో ఒకటిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

» మంత్రి సవిత

ఇబ్రహీంపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి) : కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కాంట్రాక్ట్ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆమె మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో వారు పాల్గొన్నారు. అనంతరం టీఎన్‌వీఎస్‌కే, టీఎన్‌వీకేఎస్ నేతలు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ, మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినోత్సవమన్నారు. రాజధాని నిర్మాణంతో ఎంతోమంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ సభకు కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.

అభద్రతాభావంతోనే చట్టం!

» రాజధాని విషయంలో వైసీపీ అరాచకాలు

» కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

విజయవాడ, మే1 (ఆంధ్రజ్యోతి) : అభద్రతా భావం వల్లే రాజధాని విషయంలో పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరుతున్నారని, దీనికి కారణం వైసీపీ దుర్మార్గాలేనని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరోపించారు. గతంలో ఏ విభజిత రాష్ట్రానికి ఇలా రాజధాని విషయంలో పార్లమెంటులో చట్టం చేయలేదని స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమంలో బీజేపీ కూడా భాగమేనని, అవసరమైతే రైతుల కోరికమేరకు పార్లమెంటులో చట్టం తెచ్చే ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. బీజేపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సుమారు రూ.3 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. 2029 నాటికి ఎన్డీఏ కూటమి అమరావతికి ఒక రూపు తీసుకొస్తుందని, అందులో ఎలాటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు.

కులగణనతో బలహీన వర్గాల అభ్యున్నతి

» ఎంపీ కేశినేని శివనాథ్

వన్‌టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణనలో కులగణన కార్యక్రమం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదం చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జనగణనలో కులగణన అంశాన్ని చేర్చాలని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులగణన అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో ఎన్డీయే ప్రభుత్వానికి కులగణనపై ఉన్న చిత్తశుద్ధి రుజువైందన్నారు. కులగణనను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడిందని, కులగణన ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, ప్రభుత్వ పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. కులగణన నిర్ణయం గొప్ప మార్పుకు సంకేతంగా, సామాజిక అసమానతలను చెరిపివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్యోగాలకు బేరం

(5వ పేజీ తరువాయి)

యువ నాయకుడు ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇతని ఆగడాలను ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు కొందరు తీసుకుని వెళ్లినట్టు సమాచారం.

డీసీహెచ్‌ఎస్‌కు ఆకాశరామన్న ఉత్తరాలు

రాజకీయ దళారుల బేరాలపై డీసీహెచ్‌ఎస్ ఏ.వి.శేషుకుమార్‌కు పలువురు అభ్యర్థులు ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో పనిచేసే గుమస్తాలు కూడా ఉద్యోగాలిప్పిస్తాం.. ఎంత డబ్బు ఇస్తారని అడుగుతున్నారని తెలిపారు. అర్హులైన తమకు న్యాయం చేయాలని కోరారు.

చారిత్రక ఘట్టానికి..

సర్వ సన్నద్ధం

» అధికారులు అప్రమత్తంగా ఉండాలి

» ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగు నీరు, మజ్జిగ పాయింట్లు

» ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ



కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్

గవర్నర్‌పేట, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : నవ్య రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపన చారిత్రక ఘట్టానికి సర్వం సన్నద్ధమైన వేళ ప్రధాన ఘట్టంలో ప్రణాళికల సమర్థ అమలు ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి మండల, జిల్లా స్థాయి నోడల్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్‌లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా కలెక్టర్ వారధి, ప్రకాశం బ్యారేజి, వెస్ట్ బైపాస్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కార్యక్రమానికి హాజరుకానున్నారని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేసవి నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి బస్సులోనూ మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు వంటివి అందుబాటులో ఉంటాయని తెలిపారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేసినట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే బస్సులు వేదిక వద్దకు సరైన సమయానికి చేరుకుని తిరిగి విజయవంతంగా గమ్యస్థానాలకు చేరుకునే విషయంలో రూట్ అధికారులు, జిల్లాస్థాయి, నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బస్సు పాయింట్లు, రూట్లు, పార్కింగ్ తదితర వాటిపై పూర్తి అవగాహనతో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి..

» మూడువేల బస్సుల్లో తరలిరానున్న ప్రజలు



విజయవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి) : రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3000 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం వినియోగిస్తోంది. వీటిలో సింహభాగం విజయవాడ మీదుగా అమరావతికి చేరుకుంటాయి. కూటమి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో బస్సులను రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా నుంచి 150, ఎన్టీఆర్ జిల్లా నుంచి 150 బస్సులు అమరావతికి నడుపుతున్నారు. గుంటూరు డిపోనుంచి మొత్తం 190 బస్సులు వివిధ జిల్లాల ప్రజలను రాజధానికి తీసుకువస్తాయి. విజయవాడ మీదుగా అమరావతికి శ్రీకాకుళం నుంచి 40, పార్వతీపురం నుంచి 40, విజయనగరం 40, విశాఖపట్నం 120, అనకాపల్లి 60, కాకినాడ 80, తూర్పుగోదావరి 110, పశ్చిమ గోదావరి 115, ఏలూరు 105, ఎన్టీఆర్ 150, గుంటూరు 150, బాపట్ల 90, ప్రకాశం 90, తిరుపతి 120, చిత్తూరు 130, అన్నమయ్య 135, అనంతపురం 125, శ్రీ సత్యసాయిజిల్లాకి 105 బస్సులు వెళ్లనున్నాయి. పల్నాడు డిపో నంచి పల్నాడు జిల్లాలో 180, ప్రకాశం 70, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 230, వైఎస్సార్ 100, నంద్యాల 115, కర్నూలుకు 105 చొప్పున బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

1000 ప్రైవేటు బస్సులు

బస్‌స్టేషన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం 1100 బస్సులు వెళ్లనున్నట్టు జిల్లా ప్రజా రవాణ శాఖ అధికారి వై.ఏసుదానం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల నుంచి 100 బస్సులు, జిల్లా వ్యాప్తంగా 1000 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టారు. ప్రధాని సభకు వెళ్లే బస్సులపై ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

విజయవాడ - కాజిపేట మూడో లైన్ అందుబాటులోకి..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్యన అత్యంత ప్రధానమైన విజయవాడ-కాజిపేట సెక్షన్‌లో కీలకమైన న్యూవెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్ నుంచి విజయవాడ వరకు పూర్తయిన మూడో లైన్‌కు శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ గురువారం ఈ మార్గాన్ని పరిశీలించారు. 2012-13లో రూ.1,952 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారు. ఏపీలో 35 కిలోమీటర్లు, తెలంగాణాలో 184 కిలోమీటర్ల చొప్పున రైల్వేలైన్ ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే 35 కిలోమీటర్లలో గంగినేని - న్యూ వెస్ట్‌బ్లాక్ హట్ క్యాబిన్ మధ్యన 30 కిలోమీటర్ల మేర మూడవ లైన్, విద్యుదీకరణ పనులు 2022- 23 సంవత్సరంలో పూర్తయింది. న్యూవెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్ నుంచి విజయవాడ వరకు రూ.70 కోట్ల వ్యయంతో 5 కిలోమీటర్ల మేర మూడో లైన్ పనులు పూర్తయ్యాయి.

కొన్ని ప్రత్యేక రైళ్లు రద్దు

రైల్వేస్టేషన్ : నిర్వహణ కారణాల దృష్ట్యా గతంలో ప్రకటించిన వేసవి రైళ్లలో చర్లపల్లి-తిరుపతి, ఖాజీపేట-తిరుపతి రైళ్లను రద్దు చేస్తున్నట్టు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం మండ్రూపకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 07257, 07258 తిరుపతి - చరపల్లి మధ్య నడిచే ఈ రైళ్లను తాజాగా రద్దు చేశారు. 07253, 07254 ఖాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను నిర్వహణ కారణాల దృష్ట్యారద్దు చేసినట్టు పేర్కొన్నారు.

● తెనాలి స్టేషన్ యార్డులో పనులు జరుగుతున్న సందర్భంగా పలు ప్యాసింజర్ రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. 67249 గుంటూరు - రేపల్లె, 67250 రేపల్లె - గుంటూరు, 67223 గుంటూరు రేపల్లె, 67224 రేపల్లె - తెనాలి, 67231 తెనాలి - రేపల్లె, 67232 రేపల్లె - తెనాలి, 67233 తెనాలి - రేపల్లె, 67234 రేపల్లె - గుంటూరు, 67221 విజయవాడ - తెనాలి పలు రైళ్లను ఈనెల 4వ తేదీ వరకు రద్దు చేశారు. ఇదే తేదీన 17645 సికింద్రాబాద్ - రేపల్లె రైలును 60 నిమిషాల మేరకు రీ షెడ్యూల్ చేశారు.

జయహో.. అమరావతి

» సాంస్కృతికోత్సవానికి రంగం సిద్ధం

» నలుమూలల నుంచి కళాకారులకు ఆహ్వానం

» ఆహూతులకు అపరిమిత సాంస్కృతికానందం





(ఆంధ్రజ్యోతి, కల్చరల్) : అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభ సందర్భంగా సాంస్కృతికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి అమరావతికి తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ప్రజలకు మంచి సాస్కృతికానందాన్ని పంచేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఒళ్లు గగుర్పొడిపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి ప్రముఖ కళాకారులు, నృత్య బృందాలు, గాయకులు, హాస్యనటులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు రావాల్సిందిగా సాంస్కృతిక శాఖ ఆహ్వానం పలికింది. సాంస్కృతికోత్సవంలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో శ్రీ పసుమర్తి శ్రీనివాస శర్మ బృందం 'శ్రీ విఘ్నరాజం భజే', 'చెక్కర కలిపిన', 'మయూర నృత్యం, శ్రీ ఆనంద్ బృందం నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. డాక్టర్ శ్రీ చింతా రవి బాలకృష్ణ బృందం 'జయహో అమరావతి' ప్రదర్శన, భగవతుల సౌమ్య బృందం 'అజరమరమైనది అమరావతి' నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. సాంస్కృతిక శాఖ మాజీ యువ రాయబారి అంబిక నృత్య బృందం ఆంధ్రప్రదేశ్ థీమ్ సాంగ్, 'వందేమాతరం', 'ఫ్యూజన్ తిల్లానా'లతో సంగీత నృత్య సమ్మేళనాన్ని సమర్పించనున్నారు. సంగీత విభాగంలో శ్రీ రాజేశ్, రమణ బృందం ప్రత్యేకంగా రూపొందించిన పాటలతో సందడి చేయనున్నారు. ఉత్సాహభరిత గీతాలు ఆలపించనున్నారు. వీటితో పాటు జానపద నృత్య బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.

ప్రధాని సభకు భారీ బందోబస్తు



సూచనలు చేస్తున్న ఐజీ రవి ప్రకాష్

గన్నవరం : ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు గట్టి నిఘా పెట్టారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1100 మంది కానిస్టేబుళ్లు, రెండు ఆక్టోపస్ టీమ్‌లు, రెండు గ్రే హౌండ్స్, 6 స్పెషల్ పార్టీలు, 8 మంది అడిషనల్ ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 80మంది ఎస్సైలు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఐజీ అశోక్‌కుమార్ విమానాశ్రయంలో సమావేశం నిర్వహించి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఐజీ రవిప్రకాష్, ఎస్పీలు ఆర్.గంగాధర్‌రావు, బిందు మాధవ్, అద్నాన్ నయీమ్ అస్మీ, డీఎస్పీలు చలసాని శ్రీనివాసరావు, మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేటి ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు..

» ఇన్‌చార్జ్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి

గుణదల, మే 1 (ఆంధ్రజ్యోతి) : వెలగపూడిలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని నగరంలో వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో పలు స్టార్ హోటళ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వీవీఐపీ, వీఐపీలు, ప్రముఖులు నోవాటల్ నుంచి మహానాడు జంక్షన్, రమేష్ హాస్పటల్ జంక్షన్ బెంజిసర్కిల్ నుంచి ఎంజీరోడ్డు, ప్రకాశం బ్యారేజీ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

భారీ వాహనాలు, లారీల మళ్లింపు

శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గుంటూరు నుంచి విశాఖపట్నం వైపునకు వెళ్లే భారీ,మధ్యతరహా వాహనాలు బుడంపాడు క్రాస్‌నుంచి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, పెనుమూడి బ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా వెళ్లాలి.

● విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వెళ్లాలి.

● చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలు త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, ప్రామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా వెళ్లాలి.

● చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల నుంచి అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, దామచర్ల, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలి.

● ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలు చిన్న అవుటుపల్లి వద్ద పశ్చిమ బైపాస్ మీదుగా ముస్తాబాద, నున్న బైపాస్‌మీదుగా వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా కండ్రిక జంక్షన్, పైపులరోడ్డు, వై.వి.రావు ఎస్టేట్ పాముల కాలువ వద్ద వెస్ట్ బైపాస్ సర్వీస్ మీదుగా నల్లకుంట అండర్‌పాస్ బ్రిడ్జి, కృష్ణా నది ఐకానిక్ మీదుగా వెలగపూడి సభా ప్రాంగణానికి మళ్లించడం జరిగింది.

● కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి వైపు నుంచి వచ్చే బస్సులు వాహనాలు బందర్‌రోడ్డుపై బెంజిసర్కిల్, అక్కడ నుంచి స్క్రూబ్రిడ్జి, వారధి మీదుగా ఎస్ఆర్ఎం వరకు వెళ్లి ఎరుబాలెం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుని వాహనాలను పార్కింగ్ -1లో పార్కింగ్ చేసుకోవాలి.

జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి ఇబ్రహీంపట్నం రింగ్, వెస్ట్ బైపాస్ వంతెన మీదుగా కృష్ణానది ఐకానిక్ ఎక్కి వెలగపూడి సభావేదిక వద్దకు చేరుకోవాలి. వాహనాలను పార్కింగ్-6లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.

● ఎన్టీఆర్ జిల్లా అర్బన్ నుంచి వచ్చే వాహనాలు ప్రకారం బెంజిసర్కిల్, స్క్రూబ్రిడ్జి మీదుగా తేడేపల్లి మంగళగిరి, ఎస్ఆర్ఎం, ఎరుబాలెం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుని పార్కింగ్-1లో వాహనాలు పార్క్ చేసుకోవాలి.

● విశాఖపట్నం నుంచి వచ్చే భారీ వాహనాలు పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద, హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద నిలిపివేయాల్సి ఉంటుంది.

పునఃసంకల్పం

(5వ పేజీ తరువాయి)

పోలీసుల కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది.

భారీగా బారికేడ్లు

రాష్ట్ర నలుమూలల నుంచి కూటమి కార్యకర్తలు, ప్రజలు, అమరావతి రైతులు భారీ సంఖ్యలో అమరావతికి వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను సభా ప్రాంగణంలోకి ఓ పద్ధతి ప్రకారం పంపించేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలు తరలివస్తారన్న అంచనాలు ఉండటంతో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు బారికేడ్లతో ప్రజలను మళ్లిస్తారు. ఏ గ్యాలరీలోకి వెళ్లాల్సిన వారు ఆ గ్యాలరీలోకి వెళ్లేలా చూస్తారు. ఎండల నేపథ్యంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సభాస్థలికి వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పారిశ్రామిక ప్రముఖులు, అతిథులు, అధికారులు విశాంత్రి తీసుకోవడానికి ప్రత్యేక గదులు సిద్ధం చేశారు.

భోజనాలకు పక్కా ఏర్పాట్లు

సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు, రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, తాగునీరు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ-టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచారు.

ప్రత్యామ్నాయ రోడ్లు.. పార్కింగ్ ప్రాంతాలు

వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారికి చేరుకునే ముందు వరకు రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించారు. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణానికి, పార్కింగ్ స్థలానికి మధ్య సుమారు 300 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలు పార్కింగ్ చేసి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యలో అక్కడక్కడ టెంట్లు వేశారు. మంచినీటి సదుపాయం కల్పించారు. పార్కింగ్ నుంచి సభకు రావడానికి మధ్యలో ఏ చిన్న పొరపాటు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా అధికారులు, పోలీసులతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

సందడే సందడి

30కి పైగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు గురువారం రాజధాని వచ్చారు. అలాగే, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వారితో అమరావతి కళకళలాడుతోంది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే దారులన్నీ స్వాగత ఫ్లెక్సీలు, కూటమి జెండాలతో దర్శనమిస్తున్నాయి.

అద్వితీయం

(5వ పేజీ తరువాయి)

పడుతున్నాయి. దీనిని 14 వరసలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వస్తే ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, ఆగిరిపల్లి, మైలవరం, నందిగామ వంటి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.

వ్యాపార కార్యకలాపాలు విస్తృతం

అమరావతి పునర్నిర్మాణ పనులతో ఐదేళ్లుగా స్తబ్దుగా ఉన్న వ్యాపారకలాపాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. నిర్మాణరంగం పతాక స్థాయిలో జరగటం వల్ల మెటీరియల్ కొనుగోళ్లు విస్తృతంగా జరుగుతున్నాయి.

దుర్గగుడిలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు

ఇంద్రకీలాద్రి, మే 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కి చెందిన జి.నాగ కుమారి కుటుంబ సభ్యులతో గురువారం అమ్మవారిని దర్శించుకుని అనంతరం అధికారులను కలిసి అన్నవితరణకు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు. చెన్నైకు చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శించుకున్న తరువాత అధికారులను కలిసి రూ.1,00,116 చెక్కు అందజేశారు. దాతల కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీస్సులు, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రంతోపాటు అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.

మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడాలి

సీఐటీయూ నేతలు నాగేశ్వరరావు, కాశీనాథ్

పటమట, మే 1 (ఆంధ్రజ్యోతి): మేడే స్ఫూర్తితో కార్మికవర్గ పోరాటాలను తీవ్రతరం చేయాలని సీఐటీయూ నాయకులు కేవీ నాగేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌లు పిలుపునిచ్చారు. మనిషి మనిషిగా బతకాలంటే 8 గంటల పని, 8 గంటల దినచర్య ఉండాలన్నారు. 139వ మే డే సందర్భంగా పటమట మీ-సేవ సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్‌కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను హరించి వేశారని, కార్మికులను యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలి వేశారని, కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లను కార్మికవర్గంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎన్.కోటబాబు, వి.బి రాజు, పి.కృష్ణ, ఎన్.నాగేశ్వరావు, మస్తాన్, ఏడుకొండలు, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు.


పటమట ఈ-సేవ వద్ద మాట్లాడుతున్న దోనేపూడి కాశీనాథ్


ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ..



మాట్లాడుతున్న జనశిక్షణా సంస్థాన్ డైరెక్టర్ పూర్ణిమ

ఎన్టీఆర్ సర్కిల్‌లో... ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి అజయ్‌కుమార్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. సీపీఐ నగర కార్యదర్శి మేడే విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో బీబ్రా ధనరాజు, బీబ్రా సక్కుబాయ్, అరుణ్‌కుమార్, సూరిబాబు, రాము, లంక ప్రసాద్ పాల్గొన్నారు.

మొగల్రాజపురం: మొగల్రాజపురం జనశిక్షణా సంస్థాన్ కార్యాలయంలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు, సాధించిన నాయకులను స్మరించుకోవాలని అన్నారు. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎన్.సునీత మాట్లాడుతూ ప్రపంచీకరణకు అనుగుణంగా కార్మిక చట్టాలు మార్పులు చేసి వారి హక్కులకు భంగం కలగకుండా తయారు చేసి కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని చెప్పారు. సంస్థ ప్రోగ్రాం అధికారి డి.కోటేశ్వరరావు, సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాలను అమలు చేయని ప్రభుత్వాలు: సాంబశివరావు

కార్పొరేషన్: అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం. సాంబశివరావు విమర్శించారు. మేడే సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే కనీస వేతనం రూ.26000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, నగర అధ్యక్షుడు ఎస్వీఎస్ చలం, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్, గౌరవ అధ్యక్షులు జక్కి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.


వీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ముగిసిన శిక్షణ

బెంజిసర్కిల్, మే 1 (ఆంధ్రజ్యోతి): మారిస్ స్టెల్లా కళాశాలలో ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులకు గత మూడు రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ)పై నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. ఈ శిబిరంలో మొత్తం నాలుగు బ్యాచ్‌లుగా విద్యార్థినులు పాల్గొన్నారు. ఏఐతోపాటు పవర్ బీఐలో మూడు రోజుల శిక్షణ, ప్రాక్టికల్స్, పైథాన్ లాంగ్వేజ్‌లో ఆరు రోజుల పాటు మొత్తం 220 మందికి శిక్షణ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) స్వంత నిధులతో స్కిల్‌షాప్ రిసోర్స్ పర్సన్స్ ఈ శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ అధ్యక్షత వహించారు. ఎంఎస్ఎంఈ జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎం. గురునాథం పాల్గొని ప్రసంగిస్తూ ఈ శిబిరం ఎంపీ శివనాథ్ సహకారంతో విజయవంతం అయిందన్నారు. కార్యక్రమంలో నరసింహా చౌదరి, రామ్ కౌశిక్, తాజ్ మని తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు కృషి

విజయవాడ ఎంపీ శివనాథ్


పొట్లూరి సుప్రీతను సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్


వన్‌టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మాణం కానున్న క్రీడా నగరంలో చెస్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 23 నుంచి 27 వరకు ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన ఉమెన్ ఫిడే మాస్టర్ పొట్లూరి సుప్రీతను గురువారం ఎంపీ శివనాథ్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ముస్తాబాద స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ చెస్ కోచ్ వి.ఆర్.బొబ్బ ఆధ్వర్యంలో సుప్రీత గురువారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ చెస్ క్రీడాకారులకు అవసరమైన వనరులు సమకూరుస్తామని, గ్రాండ్ మాస్టర్ అయ్యేందుకు తన సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. కోచ్ వి.ఆర్.బొబ్బ సుప్రీత సిడ్నీ టోర్నమెంట్‌లో సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంలోనే ఎన్టీఆర్, కృష్ణాజిల్లా చెస్ అండర్ 11, 13 బాలుర విభాగంలో విజేతలైన ఉప్పల పాటి హర్షిత సాయి, కె.శౌర్యలకు అభినందనలు తెలిపిన ఎంపీ వారికి బహుమతులు అంద జేశారు. చిన్నారులు హీర శేషసాయి కొమ్మినేని, ఈషా శేషసాయి కొమ్మినేనిలకు నగదు బహుమతి అందజేశారు. చెస్‌లో బాగా రాణిస్తూ పదో తరగతిలో కూడా 500 మార్కులు సాధించిన చెన్నూరి భానుశ్రీకి రూ.5,660 అందజేశారు.

దుర్గమ్మ ఆశీస్సులతో
అమరావతి పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలి


దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

ఇంద్రకీలాద్రి, మే 1 (ఆంధ్రజ్యోతి): కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలని, ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనలో పాల్గొనేందుకు ఆయన గురువారం విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శుక్రవారం విచ్చేస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నారు. తన తండ్రి ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని ఆయన తెలిపారు. రామకృష్ణ వెంట గౌడ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, పార్టీ నాయకులు వీరమాచినేని శివ ప్రసాద్, వల్లూరి కిరణ్ తదితరులు ఉన్నారు.

3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్


టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

విజయవాడ స్పోర్ట్స్, మే 1 (ఆంధ్రజ్యోతి): కానూరులోని స్కాట్‌స్పైన్ స్కూల్‌లో ఈనెల 3, 4తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ తెలిపారు. గురువారం స్కూల్ ఆవరణలో టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే మొట్టమొదటి అఫిషియల్ రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్‌ను తమ స్కూల్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీల్లో మొదటి, రెండు స్థానాలు సాధించిన బాలబాలికలను జూన్‌లో జరిగే నేషనల్ టోర్నమెంట్‌కి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శివ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.ఎం.ఫణి కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

మునగాల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులో ఏసీ ఫెయిల్యూర్

చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్

బస్‌స్టేషన్, మే 1 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ బస్సును పక్కకు తీసి నిలపడంతో ప్రమాదం తప్పింది. ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్సు ప్రయాణికులతో గురువారం 4గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు సూర్యాపేట జిల్లా మునగాల వద్దకు వెళ్లేసరికి బస్సులో నుంచి మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కన నిలిపి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు స్పందించి వెంటనే సూర్యారావుపేట వద్ద అదనంగా ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను సురక్షితంగా హైదరాబాద్ పంపించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సెల్‌ఫోన్‌ల దొంగ అరెస్ట్

రైల్వే స్టేషన్, మే 1 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్లను దొంగతనం చేయటమే వృత్తిగా చేసుకున్న కేరళలోని తిమ్మంచలకు చెందిన ఎం.ఎస్.దీపేష్ (37)ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో సెల్‌ఫోన్ దొంగను గుర్తించి అరెస్టు చేశారు. అతనిని గురువారం కోర్టుకు హాజరుపరిచారు. రెండు ఐ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విటి విలువ రూ.1.10లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. కోర్టు అతనిని రిమాండ్‌కు పంపింది.

పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే సహించం

నగర కమిషనర్ ధ్యానచంద్ర


పింఛన్ పంపిణీ చేస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

మొగల్రాజపురం, మే 1 (ఆంధ్రజ్యోతి): పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహిస్తే సహించేది లేదని నగర కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను హెచ్చరించారు. నగర కమిషనర్ ధ్యానచంద్ర గురువారం మొగల్రాజపురం పరిసర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఎర్ర మేడ సమీపంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఆధార్ కార్డు, పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా చెక్ చేసి పింఛన్ అందించారు. ప్రతి నెలా సక్రమంగా పెన్షన్ ఇస్తున్నారా లేదా ఎంత ఇస్తున్నారు వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల వరకు సర్కిల్ - 1 పరిధిలో 20,281కిగాను 18,988, సర్కిల్ -2 పరిధిలో 25,599కి గాను 23,790, సర్కిల్ 3 పరిధిలో 20314కి గాను 18873 పింఛన్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ సీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్ కృష్ణనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


పింఛన్లను అందిస్తున్న గద్దె రామ్మోహన్

పేదల జీవితాల్లో వెలుగులే
కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే గద్దె

పటమట: రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఒకే మాటగా, ఒకటే ఆలోచనగా ముందుకు సాగుతున్నారన్నారు. గురువారం 12వ డివిజన్‌లో కార్పొరేట్ పొట్లూరి సాయిబాబుతో కలిసి ఆయన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో సీఎం చంద్రబాబు పారిశ్రామిక విప్లవం తెస్తున్నారన్నారు. శుక్రవారం ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ ఘనంగా స్వాగతం పలకాలన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ

రాణిగారితోట: రాణిగారితోట్లో 17,18 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతంలోని డ్రెయినేజీలు, రోడ్లు, పార్కులు, స్కూల్‌గ్రౌండ్స్ ఆధునీకరించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. స్థానికులు జాతీయ రహదారి దాటేందుకు అండర్ పాస్ నిర్మించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడే పురస్కరించుకుని కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో ఆ రెండు డివిజన్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమిషనర్ అన్న క్యాంటీన్ సందర్శన

పటమట, మే 1 (ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీన్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. బుధవారం రాత్రి ఆయన రైతుబజార్ వద్ద అన్న క్యాంటీన్‌ను స్వయంగా పరిశీలించి ఆహార నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వేసవి కాలంలో క్యాంటీన్‌కు వచ్చే ప్రజలు భోజనం చేసే విధంగా షెడ్‌ను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

‘దివి’ కల సాకారం!



నేడు గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రానికి వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన ● దివిలో హర్షాతిరేకాలు

దివి ప్రాంతవాసులు దాదాపు 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఆర్‌డీవో క్షిపణి పరీక్షా కేంద్రం ఆశలు సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతి నుంచి వర్చువల్‌గా గుల్లలమోదలో నిర్మించతలపెట్టిన క్షిపణి పరీక్షా కేంద్రం 2వ దశ పనులకు శంకుస్థాపన చేయనుండటంతో దివి ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.25వేల కోట్లకుపైగా వెచ్చించి డీఆర్‌డీవో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని అభివృద్ధి చేయనుండటంతో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు దివి ప్రజలు సన్నద్ధమవుతున్నారు.

- అవనిగడ్డ, ఆంధ్రజ్యోతి

ఒడిశాలోని బాలశౌర్ కంటే దీర్ఘ శ్రేణి క్షిపణులు పరీక్షించగల సామర్థ్యంతో మరో పరీక్షా కేంద్రాన్ని నిర్మించాలని డీఆర్‌డీవో భావించింది. దీంతో గుల్లల మోద అనుకూలంగా ఉంటుదేమోనని 2009, 2010లోనే అధికారులు సర్వే చేశారు. క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మించేందుకు మంచి ప్రాంతమని 2011లో నిర్ధారించుకున్నారు. తరువాత మళ్లీ ఇతర ప్రాంతాల్లోనూ సర్వే నిర్వహించారు. చివరికి 2012లో గుల్లలమోదే పరీక్షా కేంద్రానికి అనుకూలమని తేల్చారు. దీంతో 386 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా కుదరలేదు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే డీఆర్‌డీవో అధికారులు మరోమారు సంప్రదించగా 2017లో చంద్రబాబు ప్రభుత్వం రెవెన్యూ ఆధీనంలోని 321 ఎకరాలు, మరో 65 ఎకరాల అభయారణ్యం భూములను కేటాయించింది. అదే ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుకు సంబంధించి



మొదటి దశలో గుల్లలమోదలో నిర్మించిన భవనాలు

తొలిదశ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాంతం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ ఉమ్మడిగా కృషి చేసి 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్ పరిధి నుంచి మినహాయిస్తూ గెజిట్ విడుదల చేయటంతో పనులు ప్రారంభమయ్యాయి. తొలిదశలో కాంపౌండ్ వాల్, పరిపాలన భవనాలను నిర్మించి మెరక పనులు పూర్తి చేసింది.

అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో డీఆర్‌డీవోకు రాష్ట్ర ప్రభుత్వానికి సహృద్భావ పరిస్థితులు దెబ్బతినటంతో ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగాయి. 2022లో జరిగిన కేంద్ర రక్షణ రంగ బడ్జెట్‌లో డీఆర్‌డీవో ప్రాజెక్టుకు సంబంధించి కేటాయింపులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాకారం లేకపోవటంతో మరుగున పడిపోయింది.

మళ్లీ పట్టాలెక్కిన డీఆర్‌డీవో ప్రాజెక్టు

2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పనులు మళ్లీ పట్టాలెక్కాయి. సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రిత్వ శాఖ, డీఆర్‌డీవో అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి క్వార్టర్స్ నిర్మాణం, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వటంతో డీఆర్‌డీవో అధికారులు పనులను మొదలు పెట్టారు. జనవరిలోనే పనులు పునఃప్రారంభించాలని భావించినా అనుమతులు, కేటాయింపుల తర్వాతే ప్రాజెక్టు శంకుస్థాపనలు చేసి పనులను పూర్తిగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోవటంతో ఈ 4 నెలల్లో ఆ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే డీఆర్‌డీవో ప్రాజెక్టు 2వ దశ పనులకు శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నేడు అమరావతికి రానున్న ప్రధాని మోదీ ఈ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.



ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

డీఆర్‌డీవో క్షిపణి పరీక్షా కేంద్రం ద్వారా దివి ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగవుతాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసి సాధించారు. వారికి దివి ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తలమానికం

బొబ్బా గోవర్ధన్, పారిశ్రామిక వేత్త

నాగాయలంక మండలం గుల్లలమోదలో డీఆర్‌డీవో నిర్మించనున్న క్షిపణి పరీక్షా కేంద్రం దివిసీమను నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తలమానికంగా నిలబెట్టే ప్రాజెక్టు అవుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అణుశాస్త్రవేత్తగా ఎడ్లంక వాసి పద్మశ్రీ మైనేని హరి ప్రసాద్ దివిసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో దివిసీమ ఖ్యాతి ప్రపంచ రక్షణ రంగంలో సుస్థిరం చేయగలదు.



మెయిన్స్‌కు పటిష్ఠ ఏర్పాట్లు

● గ్రూప్-1 పరీక్షకు హాజరవనున్న 1,801 మంది అభ్యర్థులు

● డీఆర్‌వో లక్ష్మీనరసింహం

వన్‌టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): ఈనెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కళాశాలల ప్రిన్సిపాల్స్ ఏపీపీఎస్సీ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, రెవెన్యూ సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు నగరంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల, పటమటలంక, బీఎస్ ఆర్కే మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, బీఎస్ఆర్‌కే కాంప్లెక్స్, జమ్మిచెట్టు సెంటర్, మొగల్రాజపురం, గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ పార్క్ రోడ్ ఎదురుగా, వన్‌టౌన్, సీవీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, గవర్నర్‌పేట, బిషప్ అజరయ్య బాలికల జూనియర్ కళాశాల, రెడ్ సర్కిల్, కేవీఆర్ జూనియర్ కళాశాల, మసీదు స్ట్రీట్, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు భవానీపురంలో నిర్వహిస్తున్నామన్నారు. 1,801 మంది అభ్యర్థులు హాజరు కానుడగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులతో సహా పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలని, గ్రేస్ పీరియడ్‌తో కలుపుకుని 9.45 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా తాగునీరు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల హాల్ టిక్కెట్లలో నమోదు చేసిన పరీక్ష కేంద్రం పేరు అభ్యర్థి రాసే పరీక్ష కేంద్రం ఒకేలా ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చూసుకోవాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా సదుపాయాలు కల్పించి సిద్ధంగా ఉంచాలని డీఆర్‌వో అధికారులను ఆదేశించారు.

చంద్రయ్య కాలువ రీడింగ్ పెంచాలి

● నందివాడ, ఉనికిలి డీసీ చైర్మన్లు ఏసుబాబు, నానారావు



పోలుకొండలో చంద్రయ్య కాలువ వంతెనపై రైతులతో మాట్లాడుతున్న అధికారులు

నందివాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): శివారు గ్రామాల మంచినీటి చెరువులు నిండాలంటే చంద్రయ్య కాలువకు 120 వరకు రీడింగ్ ఉండేలా నీళ్ల వదలాలని ఇరిగేషన్ ఈఈ ఆంజనేయ ప్రసాద్‌కు నందివాడ మండల డీసీ చైర్మన్ బొమ్మనబోయిన ఏసుబాబు ఉనికిలి డీసీ చైర్మన్ పాలడుగు నానారావు కోరారు. గురువారం ఇరిగేషన్ ఈఈ ఆంజనేయ ప్రసాద్ గుడివాడ నుంచి పోలుకొండ చంద్రయ్య కాలువ లాకుల వద్దకు ఏరుకుని కాలువలో నీరు ఎలా ప్రవహిస్తున్నదీ పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు అక్కడికి చేరుకుని చంద్రయ్య కాలువ 3 మండలాలకు, 30 గ్రామాలకు గుండెలాంటిదన్నారు. ఈ కాలువ నిండుగా వస్తేనే శివారు గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. దండిగానపూడి టీడీపీ నేత జగన్ మాట్లాడుతూ ఈ చంద్రయ్య కాలువపై సుమారు 50 మోటార్లు వరకు చేపల చెరువులకు నీళ్ల తోడుకుంటున్నారని, కరెంట్ ఫీజులు లాగేసినా కొత్తవి తెచ్చి ఆడిస్తున్నారన్నారు. 10 మోటార్లున్న వాళ్ల 3 మోటార్లు తోడుకోమని చెప్తున్నా వినటం లేదని ఈఈ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ్మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రయ్య కాలువ లాకులు పూర్తిగా పాడైపోయాయని, 4ఏళ్ల క్రితం రైతులంతా కలిసి బాగు చేయించుకున్నామన్నారు. ఇప్పుడన్నా బాగుచేయించాలని కోరారు. గతంలో కొన్ని డ్రాపులుండేవని, కానీ లాకుల తలుపులు పోవటంతో ఏ ఒక్క కాలువ కట్టే విధానం లేక చేపల చెరువుల రైతులు నీళ్ల వచ్చినప్పుడు రాత్రనక, పగలకన నీళ్ల తోడుతుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా డ్రాపులను బాగుచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం డీఈ భరత్ మాట్లాడుతూ చంద్రయ్య కాలువ పక్కనున్న డ్రాపులకు ఎస్టిమేషన్లు వేసి అధికారులకు పంపించామన్నారు. ఉప్పల వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వెంకట కృష్ణారావు, సుధాకర్, రాయుడు శ్రీనివాసరావు, ధర్మపాల్, ఇరిగేషన్ ఏఇ బేగ్, రైతులు పాల్గొన్నారు.

వారం రోజులు నీరు వదలాలి: పిన్నమనేని

చంద్రయ్య కాలువకు ఇంకో వారం రోజులు తాగునీరు వదలాలని ఇరిగేషన్ ఈఈ ఆంజనేయ ప్రసాద్‌కు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కోరారు. చంద్రయ్య కాలువ పరీక్షించేందుకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు పిన్నమనేనిని రుద్రపాకలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పిన్నమనేని మాట్లాడుతూ చంద్రయ్య కాలువ ఆయకట్టు అంతా చేపల చెరువులు కావటంతో చంద్రయ్య కాలువ ద్వారా నీళ్ల వస్తున్నాయంటే మోటారు విపరీతంగా బిగతించి కిందకు నీళ్ల రానియ్యకుండా తోడేస్తుకుంటున్నారన్నారు. అధికారులు చెప్పినా వినటం లేదన్నారు. శివారు గ్రామాలకు నీరందాలంటే ఇంకో వారం నీళ్ల ఇవ్వాలన్నారు. ఇప్పటికే నీళ్ల వచ్చి 10 రోజులయినా రుద్రపాక పంచాయతీ మంచినీటి చెరువు నిండ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ డీఈ భరత్, ఏఈ బేగ్, పైడియ్య, కోటయ్య, ఉప్పల వెంకటేశ్వరరావు, వెంకట కృష్ణారావు (బుజ్జిబాబు), సుధాకరరావు, శ్రీనివాసరావు, నాయుడు నాగరాజు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.

పెద్దాయనా బాగున్నారా... పెన్షన్ సమయానికి అందుతోందా!

● ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కలెక్టర్ లక్ష్మీశ పలకరింపు



దివ్యాంగుడికి పెన్షన్‌ను అందిస్తున్న కలెక్టర్

బెంజిసర్కిల్, మే 1 (ఆంధ్రజ్యోతి): పెద్దాయనా బాగున్నారా.. సమయానికి పెన్షన్ అందుతుందా.. ఆరోగ్య ఎలా ఉంది.. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పలకరించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గురువారం జరిగిన పెన్షన్ల పంపిణీలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈసందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 2,28,388 పెన్షన్లకు రూ.98.14 కోట్లు మేర పంపిణీ జరుగుతోందన్నారు. డీఆర్‌డీఏ పీడీ నాంచారరావు, యూసీడీ పీవో వెంకట నారాయణ పాల్గొన్నారు.



లబ్ధిదారులతో మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి

పటిష్ఠ పర్యవేక్షణతో పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి

బెంజిసర్కిల్, మే 1 (ఆంధ్రజ్యోతి): పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జయలక్ష్మి అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గం, వార్డు సచివాలయం-82 పరిధిలోని పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల ప్రక్రియను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటివద్దనే అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. అధికారులతోపాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.



సభలో ప్రసంగిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, చిత్రంలో మంత్రి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎంపీ చిన్ని

కార్మికుల తిరుగుబాటుతో వైసీపీకి 11 సీట్లు

● టీఎన్‌టీయూసీ మేడే సభలో మంత్రి సుభాష్

మొగల్రాజపురం, మే 1 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చి ఇసుకను బంగారంలా చేసి భవన నిర్మాణ కార్మికుల జీవితాలను నాశనం చేసిన వైసీపీ అదే ఒరవడితో 80 లక్షల అసంఘటితంగా ఉండే వివిధ రంగాల కార్మికుల ఫెడరేషన్‌లను రద్దు చేయడంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి 3 కోట్ల 20లక్షల మంది తిరుబాటు చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చారని వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని మంత్రి వాసుపల్లి గణేష్ అన్నారు. మేడే సందర్భంగా విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో టీడీపీ కార్మిక విభాగం టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, భవన నిర్మాణ కార్మికుల అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రాఘురామరాజు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వైసీపీ హయాంలో కార్మికుల జీవితాలను ఊచకోత కోశారని వారికి సంబంధించి 12 పథకాలను రద్దుచేశారని జీవో నెంబరు 1214 తీసుకొచ్చారన్నారు. కేంద్రం నుంచి రూ.450 కోట్ల నిధులు కార్మికులకు వస్తే వాటిలో రూ.110 కోట్లను ఖర్చు చేసి మిగిలినవి వెనక్కు పంపారని విమర్శించారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు కార్మికుల పక్షపాతి అని రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారని వాటి అవసరాలకు తగిన విధంగా ఉద్యోగాలు సాధించడం కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను తీసుకొచ్చారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంఘాలనేవి కార్మికుల హక్కుల పరిరక్షణకు పనిచేయాలని అదే సమయంలో యాజమాన్యాలతో మాట్లాడి ఉద్యోగాల కల్పనకూ పనిచేయాలి అని సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మనిషి 8 గంటలు పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు రోజులో 18 గంటలు పని చేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధులు నాగుల్‌మీరా, సయ్యద్ రఫీ, టీఎన్‌టీయూసీ నేతలు పాల్గొన్నారు. తొలుత నేతలంతా ఎన్టీయార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి టీఎన్‌టీయూసి జెండాను ఆవిష్కరించారు.

యూట్యూబర్ అనుమానాస్పద మృతి





రోదిస్తున్న తల్లిదండ్రులు, వెంపాటి మధుమిత (ఫైల్‌ఫొటో)

విస్సన్నపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): తెల్లదేవరపల్లి దళితవాడలో యూట్యూబర్ వెంపాటి మధుమిత (24) ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరువూరు నివాసి వెంపాటి పాపారావు-లావణ్యాల కుమార్తె మధుమిత హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల అమ్మమ్మ ఊరైన తెల్లదేవరపల్లికి వచ్చింది. గురువారం ఇంట్లో ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కుమార్తె మృతికి తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగుప్రతాప్ అతడి కుటుంబసభ్యులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఒక్కగానొక్క కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



నెట్టెం రఘురామ్‌ను సత్కరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు

కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెంకు సత్కారం

వన్‌టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా నియమితులైన మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ను టీడీపీ నేతలు గురువారం సాదరంగా సత్కరించారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, నేతలు గొల్లపూడి నాగేశ్వరరావు. జాస్తి సురేష్, యార్లగడ్డ రమేశ్ ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. రఘురామ్‌ను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

బావిలో ట్రాక్టర్ పడి యువకుడి దుర్మరణం



ఎ.కొండూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): పొలంలో దుక్కిదున్నడం కోసం వెళ్లిన ట్రాక్టర్ అదుపు తప్పి పొలం పక్కనే ఉన్న బావిలో పడటంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో జరిగింది. చల్లా హరిష్ (20) అనే యువకుడు ట్రాక్టర్‌తో దుక్కిదున్నడం కోసం గురువారం రాత్రి 8 గంటల సమయంలో వెళ్లాడు. పొలం దున్నుతుండగా పాత బావి చుట్టూ పొదలు, చెట్లు పెరిగి ఉండటంతో గమనించని హరీష్ ట్రాక్టర్ సహా అదుపుతప్పి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో హరి అక్కడక్కడే మృతి చెందాడు. గత ఏడాది మృతుడి తండ్రి మరణించడంతో, ఆ కుటుంబానికి హరిష్ ఆధారం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం తీవ్రంగా రోధిస్తుంది.

వ్యవసాయ బావిలో పడి రైతు మృతి



వత్సవాయి, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒక రైతు మృతి చెందిన సంఘటన గురువారం వత్సవాయిలో జరిగింది. గ్రామానికి చెందిన కర్నాటి నవీన్‌కుమార్ (45) పదెకరాలు వ్యవసాయం చేస్తుంటాడు. సుబాబుల్ తోటలో కలుపు పెరగకుండా మందు కొట్టేందుకు వెళ్లి నీళ్ల కోసం తోటలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి ఇంటికి తరలించారు. భార్య లలిత కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. నవీన్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హత్యకేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్

జగ్గయ్యపేట రూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): తిరుమలగిరి శివారులో యువకుడి హత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడైన అవుడి రాఘవను గురువారం అదుపులోకి తీసుకుని విజయవాడ 6వ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించి జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించినట్టు చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. ఏప్రిల్ 27న ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, పోలీసులు అక్కడకు చేరుకుని తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన షేక్ నాగుల్‌మీరా అలియాస్ ఫిరోజ్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. గురువారం గరికపాడు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తానేనని ఒప్పుకోవటంతో కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.

ధనంబోడును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా!

● పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

జగ్గయ్యపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పురాతన, చరిత్రాత్మక ప్రదేశాలున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సూచనతో ఆయన జగ్గయ్యపేటలోని ధనంబోడు బౌద్ధరామాన్ని సందర్శించారు. గంట పాటు ఆ ప్రాంతంలోని బౌద్ధారామాన్ని, ధ్వంసమైన గోడలు, పురాతన శాసనాలను పరిశీలించారు. 2వేల ఏళ్ల నాటి బౌద్ధక్షేత్రాన్ని దర్శించేందుకు రవాణా సౌకర్యాలు లేకపోవటం, అక్కడ వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించటం, శిథిలమైన ఫలకాలను పద్ధతిగా అమర్చటం వంటి పనులు చేయాల్సి ఉంటుందన్నారు. త్వరలో మరోసారి ప్రజాప్రతినిధులతో కలిసి మరోసారి ధనంబోడుతో పాటు, ముక్త్యాల ప్రాంతాలను సందర్శిస్తానని, జగ్గయ్యపేట శివార్లలో చారిత్రక అవశేషాలున్నాయన్నారు. జగ్గయ్యపేట సమీపంలోని అనేక పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పురావస్తు శాఖ, పురపాలకసంఘం, రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారాలు తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.

రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలకు రూ. 20 వేల కోట్లు

ఆంధ్రజ్యోతి, విజయవాడ: గత వైసీపీ పాలనలో రాజధాని విధ్వంసానికి గురవటంతో నష్టపోయిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం ఎల్‌పీఎస్ ఇన్ఫ్రా(రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాల) కింద రూ.20వేల కోట్లను ఖర్చు చేస్తోంది. దీంతో రెండేళ్లలోనే రైతులకు ప్లాట్లు అభివృద్ధి చెందనున్నాయి. రాజధానిలో మొత్తం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలకు పైగా భూమిని రాజధాని నగర నిర్మాణానికి ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు పారదర్శకంగా 65,000కి పైగా ఈ-లాటరీ విధానంలో రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రైతులకు ప్యాకేజీ కింద ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కలిగిన లే అవుట్లను సకల సదుపాయాలతో అభివృద్ధి చేయాల్సి ఉండగా కొంత జాప్యం జరిగింది. ఆ తర్వాత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి వినాశనంతో అందరి కంటే ఎక్కువగా రైతులు ఇబ్బందులు పడ్డారు. గత తప్పిదాలను పునరావృత్తం కానీయకుండా ఉండేందుకు ఈ సారి ప్రభుత్వం లే అవుట్ల, ప్లాట్ల అభివృద్ధికి రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దీంతో రెండేళ్లలో రైతులు ఇళ్ల నిర్మించుకోవడంతోపాటు ప్లాట్లు విక్రయించుకునేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి.

పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జిల గడువు పెంపు

అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వివిధ జిల్లాల్లోని 71 ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)కు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని అక్టోబరు 30 వరకు (ఆరు నెలలు) పొడిగించి, మరో ఐదు పీఏసీఎస్‌లకు కొత్తగా అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది. నంద్యాల జిల్లాలో రెండు పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిలను మార్చారు. కాగా, రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో ప్రపంచ ఆహార కార్యక్రమం కింద భారత్, శ్రీలంక ప్రభుత్వాలు ఐదేళ్ల పాటు నిర్వహించే అడాప్షన్ ఫర్ రెసిలియెన్స్ ప్రాజెక్ట్ (ఏడీపీటీ4ఆర్)ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఏపీ రైతుసాధికార సంస్థకు అధికారం ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	135, 144, 155
చికెన్ విత్ స్కిన్	260
చికెన్ స్కిన్‌లెస్	270

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ.460

యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ

జి.కొండూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): వెల్లటూరు గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు పచ్చిగోళ్ల బాలకృష్ణ గురువారం వ్యవసాయశాఖ నుంచి మంజూరైన యాంత్రీకరణ పనిముట్లను ఏవో ఎం.రామ్‌కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ 50 శాతం సబ్సిడీపై రైతులకు పరికరాలను అందించినట్లు చెప్పారు.





జగ్గయ్యపేటలో జరిగిన మేడే వేడుకల్లో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే తాతయ్య, పక్కన సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపుడి శంకర్



తిరువూరులో టీఎన్‌టీయూసీ జెండాను ఆవిష్కరిస్తున్న శావల దేవదత్



మైలవరంలో కార్మిక సంఘాల నాయకులు



జుజ్జూరులో..

ఘనంగా మేడే వేడుకలు

● 12 గంటల పని విధానం తీసుకువస్తే ఉద్యమమే ● సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్

మైలవరంరూరల్, మే1 (ఆంధ్రజ్యోతి): పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని ప్రభుత్వం మళ్లీ 12గంటలు చేస్తే కార్మికోద్యమం తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ హెచ్చరించారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మే డే)ను సీఐటీయూ ఆధ్వర్యంలో మైలవరం, పుల్లూరు, చంద్రగూడెం, గణపవరం, వెల్వడం, మొర్సుమిల్లి, మంగాపురం గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద, కార్మిక భవన్, ఆర్‌డబ్ల్యూఈఎస్, కనిమెర్ల, పోరాట నగర్‌లలో పార్టీ పతాకం ఎగురవేశారు. జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ పతాకావిష్కరణ చేశారు. కార్మికసంఘాల నాయకులు నరసింహారావు, శ్రీనివాసరావు, వాసు, స్వామిదాసు, వరప్రసాద్, బాణోతు బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు. ● మండలంలోని వెల్వడంలో పూర్వ విద్యార్థుల చలివేంద్రంలో ప్రధాన సెంటర్లో, మైలవరం టీడీపీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికులను మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

జి.కొండూరు/రెడ్డిగూడెం / వీరులపాడు / కంచికచర్ల రూరల్: జుజ్జూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్ పాల్గొని జెండాను ఆవిష్కరించి కార్మిక సమస్యలపై మాట్లాడారు. ● కంచికచర్లతో జరిగిన వేడుకల్లో ఎస్సై భువనగిరి రాజు, సీఐటీయూ నాయకులు సోమేశ్వరరావు, జి.హరికృష్ణ రెడ్డి, కోట కల్యాణ్‌లు పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొని చైతన్య కళాశాల వద్ద నుంచి బస్టాండ్ వరకు కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ● జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా ఉపాధ్యక్షుడు కె.కుమార్, తదితరులు పాల్గొన్నారు. ● రెడ్డిగూడెం మండలంలో పలు చోట్ల ఎర్ర జెండాలను ఆవిష్కరించారు.

తిరువూరు: పట్టణంలో సొసైటీ సిబ్బంది, టీడీపీ, వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే డే ఘనంగా నిర్వహించారు. ఫ్యాక్టరీ సెంటర్‌లో టీఎన్‌టీయూసీ నియోజకవర్గం అధ్యక్షుడు తుమ్మలపల్లి వెంకటపుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో టీఎన్‌టీయూసి జెండాను ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. హస్ క మిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్‌హుస్సేన్ పాల్గొన్నారు. బస్‌స్టాండ్ సెంటర్‌లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈయూ జెండాను ఆవిష్కరించారు. వివిధ సెంటర్లలో వామపక్షాలనాయకులు, ఆయా ప్రజాసంఘాల నాయకులు తమతమ సంఘాల జెండాలను ఆవిష్కరించారు. మండలంలోని పెద్దవరం గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తూము కృష్ణయ్య, చిలుకూరి వెంకటేశ్వరరావులు జెండాలు ఆవిష్కరించారు. **గంపలగూడెం:** సీపీఐ, ఏఐటీసీయూసీ ఆధ్వర్యంలో ఊటుకూరు, అర్లపాడు, తోటమూల, సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గంపలగూడెం, పెనుగొలనులో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఆవిష్కరించారు.

భవన నిర్మాణకార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు కృషి

జగ్గయ్యపేట: భవననిర్మాణ సంక్షేమ బోర్డును పునర్ధరణకు కృషి చేస్తానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హామీ ఇచ్చారు. గురువారం పట్టణంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మే డే కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపుడి శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. బలుసుపాడు రోడ్డులో భవన నిర్మాణ కార్మికుల సంఘ భవన్ వద్ద నుంచి కార్మికులతో కలిసి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న కార్మికుల భవనం వరకు ర్యాలీలో పాల్గొని పలు చోట్లపతాకాలను ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మికకుల సంఘం అధ్యక్షుడు శివప్రసాద్, పట్టణ, ఏరియా సీపీఐ సమితి నేతలు జే.శ్రీనివాసరావు, శివాజీ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

వత్సవాయి: మే డే సందర్భంగా పలు గ్రామాల్లో ఎర్ర జెండాను కార్మికులు ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. వత్సవాయి పీహెచ్‌సీ వద్ద సీఐటీయూ నాయకురాలు జి.నాగమల్లేశ్వరి, హైస్కూల్ సెంటర్ వద్ద పి.రాము,సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

నందిగామ: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ వర్గాలకు చెందిన కార్మికులు అరుణపతాకాలు ఎగురవేసి ఉత్సవాలు నిర్వహించారు. గురువారం పట్టణంలోని పలు చోట్ల సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ఎర్రజెండాలు ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, సీఐటీయూ నాయకుడు కటారపు గోపాల్, పలు పార్టీల నాయకులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

జగ్గయ్యపేట రూరల్: చిల్లకల్లు పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు జెండాను ఆవిష్కరించారు. గండ్రాయి గ్రామంలో మేడేను పురస్కరించుకుని జగ్గయ్యపేట ఉపాధ్యాయ మిత్ర ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు 100 మందికి అరటి పండ్లు పంపిణీ చేశారు.

విస్సన్నపేట: విస్సన్నపేటలో హెచ్ఎమ్‌సీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. షేక్ నూరుద్దీన్, రాఘవ, షేక్ హుస్సేనా, షేక్ షిరాజ్, ప్రసాద్, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు: సీపీఐ మండల కార్యదర్శి కనకపూడి బాబురావు ఆధ్వర్యంలో పొన్నం నరసింహారావు, వల్లంకొండ బ్రహ్మం, చల్లాల శివాజీ పాల్గొన్నారు.



ఘనంగా విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుక

పెనుగంచిప్రోలు, మే 1 (ఆంధ్రజ్యోతి): పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్న దివ్యక్షేత్రం గురు విశ్వస్ఫూర్తి 85వ జన్మదిన వేడుకలను స్ఫూర్తి యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత విశ్వస్ఫూర్తి ఆశ్రమం వద్ద స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తంబరేణి ఫంక్షన్ హాల్లో ఓలేటి పార్వతీశం అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకురాత్రి చంద్రశేఖర్ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, తెలుగు రాష్ట్రాలకు చెందిన స్ఫూర్తి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్న మహాప్రసాదాన్ని నిర్వహించారు.

ఘనంగా భావన్నారాయణస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ



పెనుగంచిప్రోలు, మే 1 (ఆంధ్రజ్యోతి): సుబ్బాయిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భావన్నారాయణ స్వామి అంజనేయస్వామి జీవ ధ్వజ నాగరాజ విమానశిఖర నాభిశిలా ప్రతిష్ఠా మహోత్సవం గురువారం టీటీడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రొంపిశర్ల వెంకట సత్యనారాయణా చార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెనుగంచిప్రోలుకు చెందిన ఆజన్మ బ్రహ్మచారి పరాంకుశం అచ్యుతాచార్యులు మహామంత్ర అనుష్ఠానంతో ఆలయ అర్చకులు పరాంకుశం బాలకృష్ణామార్యుల సహకారంతో వైకానస ఆగమరీత్యా కార్యక్రమాలను నిర్వహించారు. అన్నదానం చేశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు, టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు



గంపలగూడెం, మే 1 (ఆంధ్రజ్యోతి): గంపలగూడెంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పదోవార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

షిర్డీసాయి మందిరం నిర్మాణానికి విరాళం

తిరువూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మునుకుళ్ళ రోడ్డులో షిర్డిసాయి మందిరం నిర్మాణానికి దాతలు రూ.20 వేలు విరాళం అందించారు. గురువారం షిర్డీసాయి సేవాశ్రమం వద్ద రిటైర్డ్ ఉపాధ్యాయుడు పొట్లూరి అంజనేయులు, ఆయన కుటుంబసభ్యులు కొమ్మినేని సహజ, రాజేష్‌ఖన్నా, ఆశ్రమ నిర్వాహకుడు డిఎస్ఎస్.ప్రసాద్‌కు విరాళం అందించారు.

ముగిసిన ఇంటర్వ్యూలు

విస్సన్నపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వొడాఫోన్, ఐడీయా (వీఐ) సౌజన్యంతో నిర్వహించిన మెగా జాబ్‌మేళా ఇంటర్వ్యూలు ముగిశాయి. పది మంది ఉద్యోగాలు పొందినట్లు వాసవీ క్లబ్ రీజినల్ చైర్మన్ పల్లపోతు చక్రవర్తి చెప్పారు. అభ్యర్థులకు అపాయిం ట్‌మెంట్ ఆర్డర్స్ అందించారు. కంపెనీల నిర్వహకులు, వాసవీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రధాని సభకు బస్సులు సిద్ధం

మైలవరంరూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ సభకు తరలివెళ్లేందుకు మండలంలో 59ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు ఎంపీడీవో పి.అనురాధ తెలిపారు. ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరతాయన్నారు.

సీఎం సహాయనిధి ఎల్ఓసీ అందజేత

తిరువూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 5వ వార్డుకు చెందిన వేమూల హేమలత వైద్యచికిత్సకు మంజూరైన రూ.3 లక్షలు ఎల్‌వోసీని గురువారం ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్‌తో కలిసి బాధితురాలి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వలంటీర్లు లేకున్నా పింఛన్ల పంపిణీ : శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేకున్నా పెన్షన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. ఆయన గురువారం పట్టణంలో 13, 15 వార్డుల్లో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఉదయం 9గంటలకు 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. **నందిగామ రూరల్:** మండలంలోని అంబారుపేట గ్రామంలో గురువారం నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీని ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. **విస్సన్నపేట:** మండలంలో గురువారం 96 శాతం సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలు తెలిపారు. తెల్లదేవరపల్లి సర్పంచ్ రాయల నాగరాణి పింఛన్లను పంపిణీ చేశారు. **గంపలగూడెం:** మండలంలోని 24 పంచాయతీల్లో గురువారం పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాజ రవికుమార్, కోట వెంకట్, రేగళ్ల వీరా రెడ్డి, ఎమ్మార్కే, తదితరులు పాల్గొన్నారు.



విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

తంగిరాల ప్రభాకరరావుకు ఘన నివాళి

నందిగామ, మే 1(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు జయంతిని నందిగామలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక తంగిరాల ఘాట్ వద్ద ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధికి చర్యలు

నాబార్డు నిధుల ద్వారా నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక వసతులలో ప్రధానమైన రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నందిగామ, హనుమంతుపాలెం రోడ్డుకు 1. 40 కోట్లు, వీరులపాడు మండలం జయంతి నుండి ఎర్రుపాలెంకు 1.75 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రోడ్లు పటిష్ఠ పరచనున్నట్లు తెలిపారు.

తెలుగు భాష ప్రాముఖ్యతపై అవగాహన

మైలవరంరూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా గురువారం మైలవరం గ్రంథాలయంలో విద్యార్థులకు తెలుగు భాష ప్రాముఖ్యతను రిటైర్డ్ ఉపాధ్యాయులు టి.వెంకటేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో బీడీసీ నిర్వాహకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు వ్యాకరణంపై శిక్షణ

జగ్గయ్యపేట: పట్టణంలో గ్రేడ్ 1 గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా గురువారం విద్యార్థులకు తెలుగు వ్యాకరణంపై తెలుగు ఉపాధ్యాయుడు దోసపాటి నాగేశ్వరరావు అవగాహన కల్పించా రు. తెలుగు వర్ణమాల, ఒత్తులు, వ్యాకరణంపై శిక్షణ ఇచ్చారు. లైబ్రేరియన్ ప్రభ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.

కిట్ల పంపిణీ

విస్సన్నపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోధకాలు వ్యాధిగ్రస్తులకు గురువారం ఫైలేరియా శానిటేషన్ కిట్లను మండల వైద్యాధికారి కె.శ్రీనివాసరావు, సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి పంపిణీ చేశారు. సబ్ యూనిట్ అధికారి షేక్ బాబావలి, ఆశ వర్కర్లు, ఏఎన్ఎమ్‌లు పాల్గొన్నారు.

కోదండ రామయ్య మాస్టర్‌కు నివాళి

వీరులపాడు, మే 1 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ చావా కోదండ రామయ్య (సైన్స్ టీచర్) సంస్మరణ సభ గురువారం వీరులపాడులో కోదండ రామయ్య కుమార్తె చావా సుధారాణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మే డే సందర్భంగా చావా సాంబయ్య రచించిన శ్రమశక్తి, విజ్ఞాన వెలుగులు అనే పుస్తకాలను గ్రంథాలయాధికారిణి కమలమ్మ ఆవిష్కరించారు. వట్టికొండ చంద్రమోహన్, మాజీ ఎంపీపీ పాటిబండ్ల జైపాల్, ఎంపీటీసీ సభ్యుడు ప్రకాశరావు, వట్టికొండ పార్థసారధి పాల్గొన్నారు.

యోగా స్పోర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్ బాలశిరీషకు సత్కారం

జగ్గయ్యపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన రెండో ఆసియన్ యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించిన విజయవాడకు చెందిన బాలశిరీషను స్థానిక గాయత్రీ మహిళా యోగా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, సూర్య యోగా ఫౌండేషన్ ఫౌండర్ కేఎల్ పిళ్లై, ఎస్ లీలావతి, మైనేని రాధాకృష్ణ పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

పెనుగంచిప్రోలు, మే 1 (ఆంధ్రజ్యోతి): పెనుగంచిప్రోలు మునేటి కాజ్ వే వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగాయలంక మండలంలోని పోటుమీద గ్రామానికి చెందిన ముప్పాల గోపాలకృష్ణ (23) గాయపడ్డాడు. విజయవాడలోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఎంఎస్‌కె అర్జున తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి

ఎ.కొండూరు, మే 1 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ-భద్రాచలం జాతీయ రాహదారి కృష్ణారావుపాలెం గ్రామం వద్ద ఆటోబోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సగ్గుర్తి గోపాలరావు(50) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం రాత్రి గోపాలరావు ఆటోలో తిరువూరు నుంచి పుల్లూరు వస్తుండగా, కృష్ణారావుపాలెం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తూ ఆటో బోల్తా పడి గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

గంపలగూడెం, మే 1 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై గాదేవారిగూడెంకు చెందిన పసుపులేటి ఏలాద్రి (38) గురువారం మృతి చెందాడు. అతను పెనుగొలను బొడ్డు రాయి సెంటర్లో పూటుగా మద్యం సేవించి కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

విద్యావేత్త బదరీనారాయణకు నివాళి

జగ్గయ్యపేట, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, సీపీ పెనుగొండ బదరీనారాయణ వర్ధంతి సందర్భంగా గురువారంచిన్న సెంటర్‌లో అన్నదానం నిర్వహించారు. తొలుత బదరీ నారాయణ చిత్రపటానికి వాసవీ సేవాసమితి జిల్లా కార్యదర్శి పెనుగొండ రామకృష్ణ, జేఆర్సీ విద్యాసంస్థల సెక్రటరీ/కరస్పాండెంట్ పెనుగొండ రాజీవ్, వాసవీక్లబ్‌ల ప్రతినిధులు మద్దుల ఉమా, సీహెచ్ చంద్రశేఖర్, రాయపుడి శ్రీకాంత్, కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వాసవీ సేవాసమితి గౌరవాధ్యక్షుడు పేరూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి క్రికెట్ టోర్నమెంట్

వత్సవాయి, మే 1 (ఆంధ్రజ్యోతి): వత్సవాయి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శనివారం నుంచి స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఎం.ప్రభుదాసు, నెల్లూరు గోపీ, వి.గోపీగురువారం తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల జట్లు పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 8096656506, 9014696346, 9652326293 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.



దుర్గగుడిలో అన్నప్రసాద వితరణకు దాతలు విరాళాలు

ఇంద్రకీలాద్రి, మే 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కి చెందిన జి.నాగ కుమారి కుటుంబ సభ్యులతో గురువారం అమ్మవారిని దర్శించుకుని అనంతరం అధికారులను కలిసి అన్నవితరణకు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు. చెన్నైకు చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శించుకున్న తరువాత అధికారులను కలిసి రూ.1,00,116 చెక్కు అందజేశారు. దాతల కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీస్సులు, లడ్డూ ప్రసాదం, శేష వస్త్రంతోపాటు అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.

చట్టాలను కాపాడుకుందాం

● మే డే సందర్భంగా కార్మిక సంఘాలు, వామపక్ష నాయకుల పిలుపు
● రెపరెపలాడిన అరుణపతాకాలు



ఆలీబేగ్ వీధిలో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే ర్యాలీ



నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం వద్ద..



34వ డివిజన్‌లో సీపీఐ కార్యాలయం వద్ద..

కార్పొరేషన్, మే 1 (ఆంధ్రజ్యోతి) : పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయడంలేదని ఏఐటీయూసీ నగరప్రధాన కార్యదర్శి ఎం.సాంబశివరావు అన్నారు. మే డే సందర్భంగా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని గురువారం ఎగురవేశారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే కనీస వేతనం రూ.26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినా పారిశుధ్య కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, నగర అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్, గౌరవ అధ్యక్షుడు జక్కి జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

47వ డివిజన్‌లో..

సీసీఐ నగర కార్యవర్గ సభ్యులు డి.వి.రమణ బాబు టీపీ రోడ్డు వద్ద, తమ్మిన కనకమ్మ రోడ్డులోని కొండభాగంలో పతాకా లను, యువజన పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్.యాకూబ్, షేక్ అమీర్, ఐ.రత్నశేఖర్, పేరం వెంకటేశ్వరరావు, సీహెచ్.దేవదాసు, ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌పేట: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా కార్మికులు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. సెంట్రల్ సిటీ సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్నపూర్ణ థియేటర్ సెంటర్‌లో బహిరంగ సభ జరిగింది. సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి ఎనిమిది గంటల పనివిధానాన్ని సాధించుకుందన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులు హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తూ ప్రజల రక్తంపీల్చుకు తింటున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎంవీ సుధా కర్, ముఠా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బ్రహ్మయ్య, ఎం.సీతారాములు, సెంట్రల్ నాయకులు ఎం.బాబూరావు, బి. గోవింద్, సీహెచ్ నరసింహులు పాల్గొన్నారు.

సమ్మెను విజయవంతం చేయండి..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెలుగూరి రామకృష్ణ కోరారు. మే డే ను పురస్కరించుకుని గురువారం ఫెడరేషన్ కార్యాలయం వద్ద అరుణపతాకాన్ని ఎగురవేశారు. ఉద్యోగ, కార్మిక వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్, రమేష్‌రెడ్డి, అబ్దుల్ బాషా, సాయికుమార్ పాల్గొన్నారు.

టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో...

టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు జరిగాయి. అధ్యక్షుడు గరిమెళ్ల చిన్నా లెనిన్ సెంటర్‌లో, 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి జెండా ఆవిష్కరణ చేశారు.

ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో...

ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిమ్మతోట సెంటర్‌లో రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎం.రామ కృష్ణ జెండాను ఎగురవేశారు. కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేస్తామని నినాదాలు చేశారు. పీవోడబ్ల్యు రామారావు నాయుడు, బ్రహ్మం నాగేశ్వరరావు, ఆసియా పాల్గొన్నారు.

పాతరాజరాజేశ్వరిపేట: 34వ డివిజన్ లోని సీపీఐ కార్యాలయం వద్ద గురువారం మేడే ఘనంగా జరిగింది. జెండాను కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కాళ్ళ చిన్నప్ప, కాళ్ళ విజయ్‌కుమార్, దొడ్డా కుమార్ పాల్గొన్నారు.

దుస్తుల పంపిణీ..

కంసాలిపేటలో దుస్తుల పంపిణీ జరిగింది. టీడీపీ నేత ధనేకుల హరికృష్ణ(నాని) ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు. పాల్గొన్నారు.

58వ డివిజన్‌లో..

అజిత్‌సింగ్‌నగర్: అజిత్‌సింగ్‌నగర్‌లోని 58వ డివిజన్‌లో కృష్ణాహోటల్ సెంటర్‌లోని హోచ్‌మెన్ భవనం వద్ద సీపీఐ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.వి. భాస్కరరావు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, గురునాథం, గురవయ్య, బ్రహ్మాజీ, సాయి. సత్యవతి, కన్నమ్మ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి నిర్మాణం పూర్తి కావాలి

అమ్మవారిని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

ఇంద్రకీలాద్రి, మే 1 (ఆంధ్రజ్యోతి): కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణ పనులు విజయవంతం కావాలని, ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేద ఆశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలన్నారు. తన తండ్రి ఆశయసాధనకు ముఖ్య మంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురు మూర్తి, పార్టీ నాయకులు వీరమాచినేని శివ ప్రసాద్, వల్లూరి కిరణ్ తదితరులు ఉన్నారు.



దుర్గగుడిలో నందమూరి రామకృష్ణకు వేదాశీర్వచనం

మోదీ సభను జయప్రదం చేయండి : బొండా ఉమా

అజిత్‌సింగ్‌నగర్ : శుక్రవారం అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.



చెస్ విజేత పాట్లూరి సుప్రీతను సత్కరిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్

అమరావతిలో చెస్ అకాడమీకి కృషి

ఎంపీ కేశినేని చిన్ని

వన్‌టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): అమరావతి క్రీడా నగరంలో చెస్ అకాడమీని ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు నిర్వహించిన సిడ్నీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన ఉమెన్ ఫిడే మాస్టర్ పాట్లూరి సుప్రీతను గురువారం ఆయన సత్కరించారు. ముస్తాబాద స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమి చెస్ కోచ్ వి.ఆర్.బొబ్బ, సుప్రీత గురువారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీని కలిశారు. ఈ సందర్భంలోనే ఎన్టీఆర్, కృష్ణాజిల్లా చెస్ అండర్-11, 13 బాలుర విభాగంలో విజేతలైన ఉప్పలపాటి హర్షితసాయి, కె.శౌర్యలకు ఎంపీ అభినందనలు తెలిపారు. చదువులతో పాటు చెస్‌లో కూడా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

కార్యకర్తలకు అండగా టీడీపీ : ఎంపీ

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఆస్తి అని, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీతో పాటు నాయకులు అందరూ అండగా ఉంటారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ నాయకుడు పెనుమత్స వర్మ జయంతి భవానీపురంలోని శివాయం సెంటర్‌లో వర్మ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ వర్మ ఫ్రెండ్స్ సర్కిల్ చేపట్టే సేవా కార్యక్రమాలకు అండగా ఉంటానన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ వర్మ క్రమశిక్షణతో పార్టీకి పనిచేసేవాడని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, శివారెడ్డి, జనసేన సెంట్రల్ ఆంధ్రా జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి ఎస్.ఎన్.మూర్తి పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.

అర్ధరాత్రి వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

పాయకాపురం, మే 1 (ఆంధ్రజ్యోతి) : గురువారం అర్ధరాత్రి నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గాలి వాన దాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల పదే పదే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

రేపటి నుంచి రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్



టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

విజయవాడ స్పోర్ట్స్, మే 1 (ఆంధ్రజ్యోతి): కానూరులోని స్కాట్‌స్పైన్ స్కూల్‌లో ఈనెల 3, 4తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ తెలిపారు. గురువారం స్కూల్ ఆవరణలో టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే మొట్టమొదటి అఫిషియల్ రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్‌ను తమ స్కూల్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీల్లో మొదటి, రెండు స్థానాలు సాధించిన బాలబాలికలను జూన్‌లో జరిగే నేషనల్ టోర్నమెంట్‌కి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శివ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.ఎం.ఫణి కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

ఏఐపై ముగిసిన శిక్షణ

బెంజిసర్కిల్: మారిస్ స్టెల్లా కళాశాలలో ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులకు గత మూడు రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ)పై నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. ఏఐతోపాటు పవర్ బీఐలో మూడు రోజుల శిక్షణ, ప్రాక్టికల్స్, పైథాన్ లాంగ్వేజ్‌లో ఆరు రోజుల పాటు మొత్తం 220 మందికి శిక్షణ ఇచ్చారు.

ఆర్టీసీ బస్సులో మంటలు

బస్‌స్టేషన్, మే 1 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ బస్సును పక్కకు తీసి ఆపటంతో ప్రమాదం తప్పింది. ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్సు ప్రయాణికులతో గురువారం 4గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు సూర్యాపేట జిల్లా మునగాల వద్దకు వెళ్లేసరికి బస్సులో నుంచి మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కన ఆపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు స్పందించి వెంటనే సూర్యారావుపేట వద్ద అదనంగా ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను సురక్షితంగా హైదరాబాద్ పంపించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సెల్‌ఫోన్‌ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

రైల్వే స్టేషన్, మే 1 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్లను దొంగతనం చేయటమే వృత్తిగా చేసుకున్న కేరళలోని తిమ్మంచలకు చెందిన ఎం.ఎస్.దీపేష్ (37)ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో సెల్‌ఫోన్ దొంగను గుర్తించి అరెస్టు చేశారు. అతనిని గురువారం కోర్టుకు హాజరుపరిచారు. రెండు ఐ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విటి విలువ రూ.1.10లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. కోర్టు అతనిని రిమాండ్‌కు పంపింది.

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు గాయాలు

చిట్టినగర్, మే 1 (ఆంధ్రజ్యోతి) : రామవరప్పాడుకు చెందిన కొల్లిపర. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కిరాయి నిమిత్తం బుధవారం చిట్టినగర్‌కు వచ్చిన అతను కేఎల్‌రావు పార్కు సమీపంలో ఒక పక్కన ఆపి, టిఫిన్ చేసి రోడ్డు దాటుతుండగా చిట్టినగర్ అమ్మవారి గుడి వైపు నుంచి ఓ యువకుడు బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో సుబ్రహ్మణ్యేశ్వరరావుకు గాయాలైయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీధర్ మృతి బీజేపీకి తీరని లోటు



శ్రీధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న కూటమి నేతలు

చిట్టినగర్, మే 1 (ఆంధ్రజ్యోతి) : భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవల్లి శ్రీధర్ మృతి పార్టీకి తీరని లోటని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ అన్నారు. గురువారం మిల్క్‌ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్‌లో ముందుగా ఆయన చిత్రపటానికి మంత్రి మధుకర్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎం.ఎస్. బేగ్ తదితరులు పాల్గొన్నారు.